వైభవంగా వెండి రావణసేవ

నెల్లూరు(బృందావనం): మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వెండి రావణసేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం చప్పరోత్సవం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఉదయం 8గంటలకు గిన్నెభిక్ష అలంకారం, రాత్రి 10గంటలకు లింగోద్భవాభిషేకం , రాత్రి ఒంటి గంటకు వెండి నందిసేవ నిర్వహించనున్నారు.

నేత్రపర్వంగా సుందరేశ్వరస్వామి చప్పరోత్సవం

నెల్లూరు(బృందావనం): మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మీనాక్షి సుందరేశ్వరస్వామి చప్పరోత్సవాన్ని శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారిని కలెక్టర్ చక్రధర్‌బాబు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

క్రీడోత్సవ విజేతలకు బహుమతుల ప్రదానం

నెల్లూరు రూరల్: పార్థసారథినగర్‌లోని సిల్వర్ ఓక్స్ స్కూల్‌లో వార్షిక క్రీడోత్సవాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శుక్రవారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. నెల్లూరు ఆర్డీఓ మలోల, పర్వతారోహకుడు సూర్యప్రకాష్, చెస్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి సుమన్ ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడల అవశ్యకతను వివరించారు. స్కూల్ డైరెక్టర్లు షణ్ముఖా చారి, వెంకటాద్రి, ప్రిన్సిపల్ సుఖదాదాస్, తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్యం మెరుగునకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు మున్సిపల్ హెల్త్‌ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించారు. శానిటరీ సూపర్‌వైజర్ కృష్ణారెడ్డి, శానిటరీ కార్యదర్శి పద్మజ పాల్గొన్నారు.

IndusInd Bank - CFD

COMMERCIAL VEHICLES FOR SALE

1) MAHINDRA 475 NEW 2019 MODEL AP39 TE 5434
2) ITL DI 74547 TRACTOR 2020 MODEL AP39 FV 6649
3) M&M 475 XP PLUS 44 HP 2021 MODEL AP39 TT 4395
4) M&M 475 XP PLUS 44 HP 2021 MODEL AP39 TY 2881

Cell : 90009 04008

Dr. No: 169, 3rd Floor, HMR Heights, Behind Venkata Ramana Hotel, Pogathota, NELLORE.

నెల్లూరు జిల్లా ప్రజలకు, మా ఖాతాదారులకు, సోదర, సోదరీమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు

మహాశివరాత్రి శుభాకాంక్షలు

CAR ZONE

Ultimate Car Decors

కరెంటు ఆఫీస్ సెంటర్, దర్గామిట్ట, నెల్లూరు.
email: nellore.carzone@gmail.com
9550373299
94406 91303

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
వెబ్‌సైట్ : www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (యన్‌సియల్‌టి బెంచ్-2 చెన్నై వారి ఉత్తర్వు తేది.09-11-2022 ప్రకారము పూర్వము శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలుపబడి తరువాత శ్రీరామ్ (ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడి) మరియు (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్స్ లేఖ తేది.30-11-2022 ప్రకారం అనుమతిపొంది శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్చబడినది). కంపెనీల చట్టం 2013 నందు రిజిష్టరు కాబడి మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్ చేపట్టుటకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నందు రిజిస్ట్రేషన్ కాబడిఉన్నది. కంపెనీ యొక్క రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీత(లు)/ హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యవసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/ మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలు లో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసీ చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ చేయడమైనది. కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

నిర్ణీత సమయానికి సంబంధించి చట్టం యొక్క సెక్షన్ 13 సబ్-సెక్షన్ (8) ప్రకారం సెక్యూర్డ్ ఆస్తులను రిడీమ్ చేయడానికి ఋణగ్రహీతల దృష్టికి తీసుకురావటమైనది.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) వెల్లెడ్డి కృష్ణారెడ్డి, తండ్రి: వెంకట సుబ్బారెడ్డి, డోర్.నెం.24-6-8/ఏ/21, ఫ్లాట్ నెం.402, ప్రైడ్ హోమ్స్, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు జిల్లా-524003. 2) గునుపాటి హైమావతి, భర్త: వెల్లెడ్డి కృష్ణారెడ్డి, డోర్.నెం.24-6-8/ఏ/21, ఫ్లాట్ నెం.402, ప్రైడ్ హోమ్స్, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు జిల్లా-524003. 3) వెల్లెడ్డి సాయి కుమార్, కేరాఫ్: వెల్లెడ్డి పెద్దిరెడ్డి, డోర్.నెం.25-5-61, సంజయ్ గాంధీ నగర్ 3వ లైను, నెల్లూరు జిల్లా-524003.

NPA తేది	09-12-2021
డిమాండ్ నోటీసు తేది	25.01-2023
బకాయి మొత్తం	రూ.65,40,612/-
లోను ఋణం మొత్తం	రూ.35,00,000/-

సెక్యూర్డ్ అసెట్స్ యొక్క ఆస్తి చిరునామా : డి.22-06-2018 నాటి దస్తావేజు నెం.6678/2018 ప్రకారం గునుపాటి హైమావతి, భర్త: వెల్లెడ్డి కృష్ణారెడ్డి పేరున గల షెడ్యూలు ఆస్తి. ఐటమ్ నెం.1 : దస్తావేజు నెం.1307/2017 ప్రకారం) : యస్.పి.యస్.ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, ఇందుకూరుపేట సబ్ జిల్లా, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపల్లిపాడు కుగ్రామము అయిన కోడూర్‌పాడు ఏరియా, లో సర్వే నెం.475-1-2ఎ నందు ఎ.0.20 సెంట్లు మరియు లో సర్వే నెం.480-1-2ఎ నందు ఎ.0.05 సెంట్లు, మొత్తం కలుపుకొని ఎ.0.25 సెంట్లు లేదా 0.101 హెక్టార్ల విస్తీర్ణము గల స్థలమునకు సంబంధించిన ఆస్తి. 1210 చ॥గ॥లకు హద్దులు : తూర్పు : శ్రీమతి గునుపాటి హైమావతి యొక్క భూమి, పడమర : తమ్మి వెంకయ్య యొక్క భూమి, ఉత్తరం: డొంక (సిమెంటు రోడ్డు), దక్షిణం : శ్రీమతి గునుపాటి హైమావతి యొక్క భూమి. ఈ హద్దుల మధ్యగల ఎ.0.25 సెంట్లు లేదా 0.101 హెక్టార్ల విస్తీర్ణముగల భూమి అన్ని అనుభక్తపు హక్కులతో కలుపుకొని సకలమార్గం హక్కులు గల ఆస్తి.
ఐటమ్ నెం.2 : దస్తావేజు నెం.1492/2016 (ప్రకారం) : యస్.పి.యస్.ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, ఇందుకూరుపేట సబ్ జిల్లా, నెల్లూరు రూరల్ మండలం, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపల్లిపాడు కుగ్రామము అయిన కోడూర్‌పాడు ఏరియా, లో సర్వే నెం.475-1-2ఎ నందు ఎ.0.45 సెంట్లు మరియు అందులోని ఎ.0.25 సెంట్లు లేదా 0.101 హెక్టార్ల విస్తీర్ణముగల స్థలమునకు సంబంధించిన ఆస్తి. 1210 చ॥గ॥లకు హద్దులు : తూర్పు : కోమూరు వెంకటేశ్వర్లు యొక్క భూమి, పడమర : తమ్మి వెంకయ్య యొక్క భూమి నుండి కొంత విస్తీర్ణము మరియు గునుపాటి మహేష్ యొక్క భూమి నుండి కొంత విస్తీర్ణము, ఉత్తరం: డొంక (సిమెంటు రోడ్డు) నుండి కొంత విస్తీర్ణము మరియు గునుపాటి మహేష్ యొక్క భూమి నుండి కొంత విస్తీర్ణము, దక్షిణం : తమ్మి ప్రభాకర్ యొక్క భూమి. ఈ హద్దుల మధ్యగల ఎ.0.25 సెంట్లు లేదా 0.101 హెక్టార్ల విస్తీర్ణముగల భూమి అన్ని అనుభక్తపు హక్కులతో కలుపుకొని సకలమార్గం హక్కులు గల ఆస్తి. ఐటమ్స్ 1 మరియు 2 కలుపుకొని మొత్తం ఎ.0.50 సెంట్లు లేదా 0.202 హెక్టార్ల విస్తీర్ణముగల భూమి ఆస్తి.

కావున పైన పేర్కొన్న పరిస్థితులను బట్టి పైన పేర్కొన్న ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీత(లు) మరియు/ వారి హామీదారులు (ఎక్కడ వర్తించునో అక్కడ) పైన పేర్కొన్న డిమాండ్ నోటీస్ మొత్తం అనగా అసలు మరియు భవిష్యత్తు వడ్డీ మరియు అందుకు వర్తించే ఛార్జీలతో సహా ఈ నోటీసు ప్రచురించిన తేది నుండి 60 రోజులలో చెల్లించవలెనని తెలియచేయడమైనది. ఇందుకు విఫలమైనచో 60 రోజుల తర్వాత ఋణగ్రహీతలు మరియు తనఖాదారులపై సెక్షన్ 13(4) సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 మరియు వర్తించే నియమాలననుసరించి తదుపరి చర్యలు తీసుకోబడును.
దయచేసి గమనించండి పైన పేర్కొన్న చట్టం సెక్షన్ 13(13)ద్వారా ఏ ఋణగ్రహీత కూడా పైన నోటీసులో సూచించిన సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు లిఖిత అనుమతి లేకుండా తన సెక్యూర్డ్ ఆస్తులను విక్రయం ద్వారాగాని మరేదైనా విధంగా బదిలీగాని, లీజుగాని చేయకూడదు.

తేది : 17-02-2023
ప్రదేశం : నెల్లూరు

సం/- అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

బ్రాంచ్ : నెల్లూరు-2 : డి.నెం.26-2-7, 2వ అంతస్థు, [illegible] ప్లాజా, ఎ.సి. నగర్, నెల్లూరు.

మహాశివరాత్రికి శైవక్షేత్రాల ముస్తాబు

నెల్లూరు(బృందావనం): మహాశివరాత్రికి నగరంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. మూలాపేట మూలస్థానేశ్వరాలయం, నీలకంఠేశ్వరస్వామి ఆలయం, వహాబ్‌పేటలోని ఉమామహేశ్వరాలయం, ఏసీ కూరగాయల మార్కెట్ లోని లక్ష్మీగణపతి, శివపార్వతి సమేత షిర్డీసాయిబాబా మందిరం, ములుముడి బస్టాండ్ సమీపంలోని హరిహరనాథస్వామి ఆలయాలు విద్యుద్దీప కాంతులతో శోభిల్లుతున్నాయి. శనివారం వేకువజాము నుంచే శైవక్షేత్రాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ఆదిదంపతుల దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విద్యుద్దీపకాంతుల్లో మూలస్థానేశ్వరాలయం

188మందితో బందోబస్తు

నెల్లూరు(క్రైమ్): నగరంలోని శైవక్షేత్రాల వద్ద 188మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐలు, 17మంది ఎస్సైలు, 36మంది ఏఎస్సైలు/హెచ్‌సీలు, 71 మంది కానిస్టేబుల్స్, 38 మంది హోమ్‌గార్డులు, 23 మంది మహిళా కానిస్టేబుల్స్ బందోబస్తులో పాల్గొంటున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రతీగడపకు తీసుకెళ్లాలి

మాట్లాడుతున్న నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): గృహసారథులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిగడపకు తీసుకెళ్లాలని నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సూచించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని నగరంలోని 3,4 డివిజన్లకు సంబంధించి మైపాడు గేట్ సెంటర్‌లోని కేపీఆర్ కల్యాణ మండపం, 47,49 డివిజన్లకు సంబంధించి కామాటివీధిలోని కృష్ణ మందిరం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ నూతనంగా నియమితులైన గృహసారథులు ప్రతిఇంటికి వెళ్లి గత ప్రభుత్వం ఏం చేసింది? మన ప్రభుత్వం ఏం చేస్తుందో…తేడాను ప్రజలకు వివరించి వారు మద్దతు కోరాలని సూచించారు. అనంతరం గృహసారథులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. కార్పొరేటర్లు సంక్రాంతి అశ్విని, పోలంరెడ్డి లక్ష్మీప్రత్యూష, ఓబిలి రవిచంద్ర, పొట్లూరి రామకృష్ణ ఆచారి, వందవాసి రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్ పాదయాత్రతో టీడీపీ నాశనం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నారా లోకేశ్ పాదయాత్రతో టీడీపీ నాశనమై పోయిందని ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారని నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. కామాటివీధిలో శుక్రవారం రాత్రి జరిగిన గృహసారథుల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. లోకేశ్ నడక, మాట్లాడే తీరు, బఫూన్‌ను తలపిస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో జన్మించారని, ఆయనకు రైతుల సమస్యలు తెలియవని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పులకేశి పప్పు పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత టీడీపీ పరిస్థితి మరింత దిగజారి పోయిందని, ఆ పార్టీ నాయకులు ఇళ్లలో దుప్పట్లు కప్పుకుని పడుకున్నారని ఎద్దేవా చేశారు. జగనన్నను లోకేశ్ విమర్శించడం చూస్తుంటే బాహుబలి పాత్రను బ్రహ్మానందం పోషించినట్లుగా ఉందన్నారు. సోనియాగాంధీని సైతం గడగడలాడించిన జగన్‌మోహన్‌రెడ్డి ధీరత్వం గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదన్నారు. యువగళం పాదయాత్రను చూసి పార్టీ వాళ్లే భయపడుతున్నారని ముందు క్యాడర్‌ను కాపాడుకోమని లోకేశ్‌కు సలహాఇచ్చారు. ముందు అసెంబ్లీకి వచ్చేందుకు ప్రయత్నించి, ఆ తరువాత ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలని హితువుపలికారు.

ప్రాక్టికల్స్ ఏర్పాట్ల పరిశీలన

నెల్లూరు (టౌన్): చెముడుగుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లను ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు, డీవీఈఓ మధుబాబు శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 20 నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో ప్రయోగశాలలోని వసతులు, సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలించారు. డీఈసీ సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

ఈఎస్‌ఆర్‌ఎం విద్యార్థుల ప్రతిభ

నెల్లూరు (టౌన్): ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈఎండీపీ)లో ఈఎస్‌ఆర్‌ఎం పాఠశాల విద్యార్థులు జయశ్రీ, ధరణి ప్రతిభకనబరిచారు. ఛేంజ్ మేకర్స్‌గా వీడియోలను చేసి ఆన్‌లైన్‌లో ఉంచగా రాష్ట్రస్థాయిలో పరిశీలించి ప్రథమ స్థానంలో ఎంపిక చేసినట్లు పాఠశాల హెడ్‌మాస్టర్ శివరాంప్రసాద్ తెలిపారు. నగరంలోని ఈఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో ప్రతిభకనబర్చిన విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించారు. గైడ్ టీచర్‌గా రాధా వ్యవహరించారని తెలిపారు.

వ్యక్తి అదృశ్యం

నెల్లూరు(క్రైమ్): వ్యక్తి అదృశ్యమైన ఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..రాపూరు మండలం రామిరెడ్డిపల్లికి చెందిన ఎం పెంచలయ్య బృందావనంలోని గణేష్ మెస్‌లో 20ఏళ్లుగా వంటమాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బావమరిది బాలాయపల్లి మండలం మన్నూరుకు చెందిన జీ రత్తయ్య సైతం అదే మెస్‌లో పదేళ్లుగా పనిచేస్తూ స్టాఫ్‌రూమ్‌లో ఉంటున్నారు. ఈ నెల 16న ఉదయం రత్తయ్య మెస్ నుంచి అదృశ్యమయ్యారు. అతని కోసం పెంచలయ్య చుట్టుపక్కల గాలించారు. ఊరికి వెళ్లి ఉంటాడని భావించి రత్తయ్య భార్య, సోదరుడికి ఫోన్ చేయగా రాలేదని చెప్పారు. దీంతో పెంచలయ్య సంతపేట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

చోరీ కేసు ఛేదనకు ప్రత్యేక బృందం

నెల్లూరు(క్రైమ్): నగరంలో సంచలనం రేకెత్తించిన రూ.1.74కోట్ల చోరీ కేసు ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టినా కేసులో పురోగతి లేదు. దీంతో చోరీ కేసుల ఛేదనలో నిష్ణాతులైన సిబ్బంది, స్థానిక పోలీసులతో శుక్రవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం చోరీ జరిగిన తీరు ఆధారంగా ఈ తరహా నేరాలకు పాల్పడే వారి జాబితాను సేకరించి వారి కోసం గాలిస్తున్నారు. సీసీఫుటేజీలు, టవర్‌డంప్‌లు సేకరించి టెక్నికల్ టీమ్‌తో క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. చోరీ కేసును సవాలుగా తీసుకుని పోలీసు అధికారులు ఎలాగైనా ఛేదించేందుకు ప్రతి చిన్నవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేడు వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం

నెల్లూరు(బృందావనం): మహాశివరాత్రి సందర్భంగా విరాట్‌నగర్‌లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 10గంటలకు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే చెంగయ్యఆచారి, రమేష్‌కుమార్‌ఆచారి శుక్రవారం తెలిపారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విశేష పూజలు,హోమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

నూతన కార్యవర్గ ఎన్నిక

నెల్లూరు(అర్బన్): జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (5313) ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. రామమూర్తినగర్‌లో ఎన్నికల అధికారి కేవీ రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా ఎన్వీ రమణయ్య, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, కార్యదర్శిగా మస్తానయ్య, సంయుక్త కార్యదర్శిగా ఏసురత్నాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దాడి కేసులో ఎమ్మెల్యే అనుచరుల అరెస్ట్

నెల్లూరు(క్రైమ్): టీడీపీ నాయకుడు మాతంగి కృష్ణపై దాడి, కులంపేరుతో దూషించిన కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి చెందిన ముగ్గురు ముఖ్యఅనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 18న మాతంగి కృష్ణ తన కుమారుడిని కళాశాలలో వదిలి వెళుతుండగా మురారి, చెక్కాసాయి సునీల్, హజరత్‌నాయుడు, జావీద్, కుమార్, తాటి వెంకటేశ్వర్లు మరికొందరు కులంపేరుతో దూషించడంతో పాటు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను విమర్శించిన వ్యక్తికి సపోర్ట్ చేస్తావా అంటూ దాడి చేశారు. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా శుక్రవారం తాటి వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి తమ అనుచరులతో శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ తాటి వెంకటేశ్వర్లు లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. మాతంగి కృష్ణకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేశామని వారు తెలపడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే కేసులో వేదాయపాళెం జ్యోతినగర్‌కు చెందిన జావీద్, డైకస్‌రోడ్డుకు చెందిన ఎం రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణానంతరం వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించం

నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సిబ్బంది విధులకు ఎవరైనా ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడిన ఉపేక్షించేది లేదని, వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీఎస్పీడీసీఎల్ నెల్లూరు టౌన్ ఈఈ సోమశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని రాజేంద్రనగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన విద్యుత్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల క్రితం లైన్‌మెన్ హరిప్రసాద్‌రావుపై జరిగిన దాడిని ఖండించారు. లైన్‌మన్‌పై దాడికి పాల్పడిన నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయించడం జరిగిందని, ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. వినియోగదారులు సైతం విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు. డీఈఈలు, ఏఈలు, నెల్లూరు టౌన్ డివిజన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్‌పై దాడి

నెల్లూరు(క్రైమ్): ఓ ఆటోడ్రైవర్‌పై మరో ఆటోడ్రైవర్ దాడికి పాల్పడిన ఘటనపై నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన షేక్ వహాబ్, నజా ఆటోడ్రైవర్లు. ఈ నెల 16న రాత్రి జనార్దన్‌రెడ్డికాలనీ సెంటర్‌లో నజా ఆటోను రోడ్డుకు అడ్డంగా పెట్టి వేరొకరితో మాట్లాడుతుండగా, వాహబ్ అటుగా వెళుతూ ఆటోను తీయాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన నజా కర్రతో వహాబ్ తలపై దాడి చేశాడు. ఈ మేరకు బాధితుడు శుక్రవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దోపిడీ కేసులో పురోగతి

నెల్లూరు(క్రైమ్): నగరంలో కలకలం రేకెత్తించిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్, సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సమాచారం. ఈ నెల 16న ఏసీనగర్ పోస్టాఫీసు వీధిలో పట్టపగలే హేమలత అనే వృద్ధురాలిని చంపుతామని బెదిరించి ఆమె ఒంటిపైనున్న 8 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాల మేరకు నగర డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి, నవాబుపేట ఇన్‌స్పెక్టర్ రాములునాయక్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీఫుటేజీల ఆధారంగా దోపిడీకి పాల్పడింది ఇద్దరు పాతనేరస్థులేనని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు డ్రైవర్లుగా పనిచేస్తూ గతంలో జిల్లాలోని పలు వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడినట్లు సమాచారం.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. వెబ్‌సైట్ : www.shriramfinance.in

డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (యన్‌సియల్‌టి బెంచ్-2 చెన్నై వారి ఉత్తర్వు తేది.09-11-2022 ప్రకారము పూర్వము శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలుపబడి తరువాత శ్రీరామ్ (ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడి) మరియు (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్స్ లేఖ తేది.30-11-2022 ప్రకారం అనుమతిపొంది శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్చబడినది). కంపెనీల చట్టం 2013 నందు రిజిష్టరు కాబడి మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్ చేపట్టుటకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నందు రిజిస్ట్రేషన్ కాబడిఉన్నది. కంపెనీ యొక్క రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీత(లు)/ హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యవసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/ మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలు లో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసీ చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు/ హామీదారులకు/ తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ చేయడమైనది. కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

నిర్ణీత సమయానికి సంబంధించి చట్టం యొక్క సెక్షన్ 13 సబ్-సెక్షన్ (8) ప్రకారం సెక్యూర్డ్ ఆస్తులను రిడీమ్ చేయడానికి ఋణగ్రహీతల దృష్టికి తీసుకురావటమైనది.

ఋణగ్రహీత(లు)/ సహ- ఋణగ్రహీత(లు)/ హామీదార్ల యొక్క పేర్లు :
1) బాలిరెడ్డి నరసారెడ్డి, తండ్రి: పెద రామిరెడ్డి, డోర్.నెం.4-60, లలితా నగర్, కలువోయ మండలం, నెల్లూరు జిల్లా-524343. 2) బాలిరెడ్డి ఉమాదేవి, భర్త: బాలిరెడ్డి నరసారెడ్డి, డోర్.నెం.4-60, లలితా నగర్, కలువోయ మండలం, నెల్లూరు జిల్లా-524343. 3) ముంగమూరు మధుసూధనరెడ్డి, తండ్రి: యం.వెంకు రెడ్డి, డోర్.నెం. G-3, సాయి నిలయం, గాదం రోశయ్య నగర్, వీధి నెం.2, కోత్తూరు కరెంట్ ఆఫీస్ ఎదురు,నెల్లూరు జిల్లా-524004.

NPA తేది	08-01-2019
డిమాండ్ నోటీసు తేది	03-02-2023
బకాయి మొత్తం	రూ.1,45,53,614/-
లోను ఋణం మొత్తం	రూ.50,00,000/-

సెక్యూర్డ్ అసెట్స్ యొక్క ఆస్తి చిరునామా : డి.19-01-2018 నాటి దస్తావేజు నెం.88/2018 ప్రకారం బాలిరెడ్డి ఉమాదేవి, భర్త: బాలిరెడ్డి నరసారెడ్డి పేరున గల షెడ్యూలు ఆస్తి వివరములు : యస్.పి.యస్.ఆర్. నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, ఇందుకూరుపేట సబ్‌డిస్ట్రిక్ట్, ఇందుకూరుపేట మండలం, నరసాపురం గ్రామపంచాయతీ, సోమరాజుపల్లి కుగ్రామము అయిన నరసాపురం గ్రామము అకౌంట్స్ లో సర్వే నెం.187/ఎ నందు ఎ.4.99 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.188/ఏ నందు ఎ.5.32 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.189/ఏ నందు ఎ.5.34 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.190/1-2 నందు ఎ.0.60 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.190-1/4 నందు ఎ.1.30 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.190/1-5 నందు ఎ.0.25 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.190-2బి నందు మొత్తం ఎ.0.69 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.50 సెంట్ల విస్తీర్ణము, సర్వే నెం.258 నందు ఎ.0.05 సెంట్ల విస్తీర్ణము మరియు సర్వే నెం.268 నందు ఎ.0.55 సెంట్ల విస్తీర్ణము, మొత్తం విస్తీర్ణము ఎ.18.91 సెంట్ల విస్తీర్ణముగల వ్యవసాయ భూమిని మార్పుచేసి వ్యవసాయేతర భూమిగా రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, నెల్లూరు వారు ప్రతిపాదించిన తేది.4-5-2017 నాటి ప్రొసీడింగ్స్ నెం.డి.డిఐయస్.(బి)789/2017 మరియు తేది.24-5-2017 నాటి ప్రొసీడింగ్స్ నెం.డి.డిఐయస్.(బి)1406/2017 మరియు ఈ భూమిని ఇళ్ళ ప్లాట్లుగా మార్చిన లేఅవుట్ "కోస్టల్ గార్డెన్ సిటీ" పేరున గల డైరెక్టర్ ఆఫ్ టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్, గుంటూరు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి అనుమతిపొందిన డి.24-08-2017 నాటి టి.యల్.పి. నెం.120/2017/జి ప్రకారం మరియు అందులోని ఐటమ్ నెం.1 : 1) ప్లాట్ నెం.222 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.243, దక్షిణం : 33'-00" లేఅవుట్ రోడ్, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.223. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
2) ప్లాట్ నెం.223 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.242, దక్షిణం : ప్లాట్ నెం.222, పడమర :33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.224. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
3) ప్లాట్ నెం.224 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.241, దక్షిణం : ప్లాట్ నెం.223, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.225. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
4) ప్లాట్ నెం.225 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.240, దక్షిణం : ప్లాట్ నెం.224, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.226. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
5) ప్లాట్ నెం.226 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.239, దక్షిణం : ప్లాట్ నెం.225, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.227. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
6) ప్లాట్ నెం.227 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.238, దక్షిణం : ప్లాట్ నెం.226, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.228. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
7) ప్లాట్ నెం.228 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.237, దక్షిణం : ప్లాట్ నెం.227, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.229. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
8) ప్లాట్ నెం.229 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.236, దక్షిణం : ప్లాట్ నెం.228, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.230. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
9) ప్లాట్ నెం.230 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.235, దక్షిణం : ప్లాట్ నెం.229, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.231. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
10) ప్లాట్ నెం.231 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.234, దక్షిణం : ప్లాట్ నెం.230, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం.232. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
11) ప్లాట్ నెం.232 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 50' విస్తీర్ణములోని 27.77 అంకణములు లేదా 222.22 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.233, దక్షిణం : ప్లాట్ నెం.231, పడమర : 33'-00" లేఅవుట్ రోడ్, ఉత్తరం : 40'-00" లేఅవుట్ రోడ్. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
12) ప్లాట్ నెం.233 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 50' విస్తీర్ణములోని 27.77 అంకణములు లేదా 222.22 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.234, పడమర : ప్లాట్ నెం.232, ఉత్తరం : 40'-00" లేఅవుట్ రోడ్. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
13) ప్లాట్ నెం.234 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.235, పడమర : ప్లాట్ నెం.231, ఉత్తరం : ప్లాట్ నెం.233. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
14) ప్లాట్ నెం.235 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.236, పడమర : ప్లాట్ నెం.230, ఉత్తరం : ప్లాట్ నెం.234. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
15) ప్లాట్ నెం.236 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.237, పడమర : ప్లాట్ నెం.229, ఉత్తరం : ప్లాట్ నెం.235. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
16) ప్లాట్ నెం.237 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.238, పడమర : ప్లాట్ నెం.228, ఉత్తరం : ప్లాట్ నెం.236. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
17) ప్లాట్ నెం.238 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.239, పడమర : ప్లాట్ నెం.227, ఉత్తరం : ప్లాట్ నెం.237. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
18) ప్లాట్ నెం.239 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.240, పడమర : ప్లాట్ నెం.226, ఉత్తరం : ప్లాట్ నెం.238. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
19) ప్లాట్ నెం.240 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.241, పడమర : ప్లాట్ నెం.225, ఉత్తరం : ప్లాట్ నెం.239. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
20) ప్లాట్ నెం.241 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.242, పడమర : ప్లాట్ నెం.224, ఉత్తరం : ప్లాట్ నెం.240. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
21) ప్లాట్ నెం.242 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : ప్లాట్ నెం.243, పడమర : ప్లాట్ నెం.223, ఉత్తరం : ప్లాట్ నెం.241. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
22) ప్లాట్ నెం.243 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 33' విస్తీర్ణములోని 18.33 అంకణములు లేదా 146.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : 33'-00" లేఅవుట్ రోడ్, పడమర : ప్లాట్ నెం.222, ఉత్తరం : ప్లాట్ నెం.242. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి. మొత్తం ఐటమ్ నెం.1 విస్తీర్ణము (ప్లాట్ నెం.1 నుండి 22 (22 ప్లాట్స్) 422.205 అంకణములు లేదా 3377.64 చ॥గ॥ల విస్తీర్ణము.
ఐటమ్ నెం.2 : 23) ప్లాట్ నెం.284 కొలతలు తూర్పు నుండి పడమరకు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40'x 50' విస్తీర్ణములోని 27.77 అంకణములు లేదా 222.22 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : 33'-00" లేఅవుట్ రోడ్, దక్షిణం : 33'-00" లేఅవుట్ రోడ్, పడమర : ప్లాట్ నెం.222, ఉత్తరం : ప్లాట్ నెం.242. అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
24) ప్లాట్ నెం.285 నందు 22.08 అంకణములు లేదా 176.66 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 50"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.284 (విస్తీర్ణము 40"-00" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 50"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.286 (విస్తీర్ణము 40"-00" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
25) ప్లాట్ నెం.286 నందు 21.82 అంకణములు లేదా 174.62 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.285 (విస్తీర్ణము 39"-06" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.287 (విస్తీర్ణము 39"-06" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
26) ప్లాట్ నెం.287 నందు 21.59 అంకణములు లేదా 172.77 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.286 (విస్తీర్ణము 39"-01" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.288 (విస్తీర్ణము 39"-01" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
27) ప్లాట్ నెం.288 నందు 21.36 అంకణములు లేదా 170.92 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.287 (విస్తీర్ణము 38"-08" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.289 (విస్తీర్ణము 38"-08" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
28) ప్లాట్ నెం.289 నందు 21.33 అంకణములు లేదా 169.07 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.288 (విస్తీర్ణము 38"-03" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.290 (విస్తీర్ణము 38"-03" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
29) ప్లాట్ నెం.290 నందు 21.09 అంకణములు లేదా 168.76 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.289 (విస్తీర్ణము 37"-10" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.291 (విస్తీర్ణము 37"-10" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
30) ప్లాట్ నెం.291 నందు 21.89 అంకణములు లేదా 175.18 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-03" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.290 (విస్తీర్ణము 38"-07" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.292 (విస్తీర్ణము 40"-03" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
31) ప్లాట్ నెం.292 నందు 28.70 అంకణములు లేదా 229.62 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 50"-00" అ॥), దక్షిణం : ప్లాట్ నెం.291 (విస్తీర్ణము 42"-05" అ॥), పడమర : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 50"-00" అ॥), ఉత్తరం : 40'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 42"-05" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి. మొత్తం ఐటమ్ నెం.2 విస్తీర్ణము (ప్లాట్స్ నెం.284 నుండి 292 (9 ప్లాట్స్) 207.477 అంకణములు లేదా 1659.82 చ॥గ॥ల విస్తీర్ణము గల ఖాళీస్థలము.
ఐటమ్ నెం.3 : 32) ప్లాట్ నెం.293 నందు 17.94 అంకణములు లేదా 143.58 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 20"-10" అ॥), దక్షిణం : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 42"-07" అ॥), పడమర : ప్లాట్ నెం.294 (విస్తీర్ణము 35"-00" అ॥), ఉత్తరం : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 42"-07" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
33) ప్లాట్ నెం.294 నందు 19.95 అంకణములు లేదా 159.62 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.293 (విస్తీర్ణము 36"-00" అ॥), దక్షిణం : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), పడమర : ప్లాట్ నెం.295 (విస్తీర్ణము 36"-00" అ॥), ఉత్తరం : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 40"-00" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
34) ప్లాట్ నెం.295 నందు 20.00 అంకణములు లేదా 160.00 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : ప్లాట్ నెం.294 (విస్తీర్ణము 30'-00" అ॥), దక్షిణం : 33'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 40"-00" అ॥), పడమర : 40'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 30"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.296 (విస్తీర్ణము 40"-00" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి.
35) ప్లాట్ నెం.296 నందు 22.31 అంకణములు లేదా 178.48 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలమునకు సంబంధించిన ఆస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి (విస్తీర్ణము 36"-00" అ॥),, దక్షిణం : ప్లాట్ నెం.295 (విస్తీర్ణము 73"-02" అ॥), పడమర : 40'-00" లేఅవుట్ రోడ్ (విస్తీర్ణము 36"-00" అ॥), ఉత్తరం : ప్లాట్ నెం.297 నుండి కొంత విస్తీర్ణము మరియు సంగం మల్లిఖార్జున మరియు ఇతరుల యొక్క భూమి నుండి కొంత విస్తీర్ణము (విస్తీర్ణము 73"-02" అ॥). అన్ని అనుభక్తపు హక్కులు సకల సౌకర్యాలు మరియు సదుపాయాలతో గల ఆస్తి. మొత్తం ఐటమ్ నెం.3 విస్తీర్ణము ప్లాట్ నెం.293 నుండి 296 (4 ప్లాట్స్) 80.21 అంకణములు లేదా 641.68 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలము ఆస్తి. సంపూర్ణ మొత్తము ఐటమ్ నెంబర్లు 1 నుండి 3 కలుపుకొని 709.892 అంకణములు లేదా 5679. 14 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీస్థలము ఆస్తి.

కావున పైన పేర్కొన్న పరిస్థితులను బట్టి పైన పేర్కొన్న ఋణగ్రహీతలు/సహ-ఋణగ్రహీత(లు) మరియు/ వారి హామీదారులు (ఎక్కడ వర్తించునో అక్కడ) పైన పేర్కొన్న డిమాండ్ నోటీస్ మొత్తం అనగా అసలు మరియు భవిష్యత్తు వడ్డీ మరియు అందుకు వర్తించే ఛార్జీలతో సహా ఈ నోటీసు ప్రచురించిన తేది నుండి 60 రోజులలో చెల్లించవలెనని తెలియచేయడమైనది. ఇందుకు విఫలమైనచో 60 రోజుల తర్వాత ఋణగ్రహీతలు మరియు తనఖాదారులపై సెక్షన్ 13(4) సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 మరియు వర్తించే నియమాలననుసరించి తదుపరి చర్యలు తీసుకోబడును. దయచేసి గమనించండి పైన పేర్కొన్న చట్టం సెక్షన్ 13(13)ద్వారా ఏ ఋణగ్రహీత కూడా పైన నోటీసులో సూచించిన సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు లిఖిత అనుమతి లేకుండా తన సెక్యూర్డ్ ఆస్తులను విక్రయం ద్వారాగాని మరేదైనా విధంగా బదిలీగాని, లీజుగాని చేయకూడదు.

తేది : 17-02-2023
ప్రదేశం : నెల్లూరు

సం/- అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

బ్రాంచ్ : నెల్లూరు-1 : డి.నెం.16-537, 2వ అంతస్థు, ఇందిరా భవన్ రోడ్, నెల్లూరు.